
దారి చూపించండయ్యా...

గిరిపుత్రుల కాలనీలు రోడ్డు సౌకర్యానికి నోచుకోవడం లేదు. రాష్ట్రం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా వారి నివాసాలకు అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోతోంది. జగన్నాథపురం గిరిజన కాలనీ మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో తమిళనాడుకు సరిహద్దు ప్రాంతంలో ఉంది. దీంతో ఈ కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటోంది.

–కార్వేటినగరం

- రోడ్డు సౌకర్యానికి నోచుకోని జగన్నాథపురం ఎస్టీ కాలనీ
- ఆస్పత్రికి వెళ్లాలన్నా డోలీలే దిక్కు
- రేషన్ కోసం ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే..
- గిరిపుత్రులపై కూటమి చిన్నచూపు



అభివృద్ధికి నోచుకోని జగన్నాథపురం ఎస్టీకాలనీ

చిన్నపాటి వర్షాలు కురిసిన కొండల నుంచి వచ్చే వర్షపు నీటితో జగన్నాథపురం గిరిజన కాలనీకి సమీపంలో ఉన్న చెరువు నిండి పోతుంది. దీంతో గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ల లేక గ్రామానికే పరిమితమవ్వాల్సి వస్తోంది. గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైనా, గర్భవతులు ప్రసవానికి వెళ్లాల్సి వచ్చినా నేటికీ మంచాలు, డోలీల మోత తప్పడం లేదు. దీనికి తోడు గ్రామానికి వెళ్లే రోడ్డు తేలిక పాటి వర్షం వచ్చినా కోతలకు గురై రాళ్లు తేలి పోవడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లలేని స్థితికి మారుతుంది. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం వాహనం కూడా రాక ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు నిత్యావసర సరుకులు తీసుకోవాలన్నా 5 కిలో మీటర్ల దూరం వరకు నడిచే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి జగన్నాథపురం ఎస్టీ కాలనీని సందర్శించి గ్రామానికి బీటీ రోడ్డు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

మా బతుకులు మారవు



మాది జగన్నాథపురం ఎస్టీకాలనీ. మండలానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటున్నాం. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకుండా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామంలో మౌలిక వసతులు కల్పించే దిక్కులేదు. ప్రభుత్వ అధికారులు గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వంలో అగ్రవర్ణాలున్న గ్రామాలకు అవసరం లేకున్నా రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గిరిపుత్రులు ఉన్న గ్రామానికి రోడ్డు సౌకర్యానికి నోచుకోలేక పోతున్నారు. ఎప్పటికీ మా బతుకులు మారేటట్లు లేదు.

–లత, జగన్నాథపురం ఎస్టీకాలనీ, కార్వేటినగరం మండలం

ఇప్పటికీ డోలీలపై తీసుకెళుతున్నాం



రోడ్డు సౌకర్యం లేని జగన్నాథపురంలో అత్యవసర పరిస్థితుల్లో మంచాలు, డోలీలపై ఆస్పత్రులకు తరలిస్తున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మృత్యువాత పడ్డారు. గ్రామానికి ఉన్న మట్టి రోడ్డు కోతకు గురికాకుండా సీసీ రోడ్డు, లేదా బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలి. గ్రామానికి 108, 104 వాహనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.

–వెంకటేష్, జగన్నాథపురం ఎస్టీకాలనీ, కార్వేటినగరం

సరుకుల మోత తప్పడం లేదు



గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు ఇంటి ముందే అందించేవారు. ఇప్పుడు రేషన్ సరుకుల కోసం 5 కిలో మీటర్ల దూరం వరకు వెళ్లక తప్పడం లేదు. అటవీ ప్రాంతంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. దారిలో ఏం జరిగినా నీళ్లు పోసే దిక్కు ఉండదు. అధికారులు స్పందించి రోడ్డు బాగు చేసి, గ్రామానికి వాహన రాకపోకలు జరిగే విధంగా చూడాలి.

–రాజాబాబు, జగన్నాథపురం



కోతకు గురైన జగన్నాథపురం రోడ్డు

క్లుప్తంగా

పశువులకు వైద్య సేవలు

నింద్ర: పశు వైద్య శిబిరం ద్వారా ప్రతి గ్రామంలో పాడి రైతులు తమ పశువులకు వైద్య సేవలు పొందాలని ఆరూరు పశు ఉప కేంద్రం వైద్యాధికారి ప్రభాకర్ వర్మ అన్నారు. మండలంలోని నెట్టేరి గ్రామంలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. వివిధ రోగాలను అరికట్టేందుకు పాడి రైతులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

శ్రీబ్రహ్మ లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

నింద్ర: మండలంలోని ఎలకాటూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీకామాక్షి సమేత బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామస్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, తీర్థప్రసాదాలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

పౌష్టికాహారం విధిగా తీసుకోవాలి

నింద్ర: బాలింతలు, కిషోర బాలికలు ప్రతి నిత్యం విధిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూపర్ వైజర్ శ్యామల అన్నారు. సోమవారం మండలంలోని కర్పరవేడు అంగన్ వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలింతలు, కిషోర బాలికలు ఆహారం తీసుకునే విధానం, పరిసరాల పరిశుభ్రత, ఆహార శుభ్రత, చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్‌హెచ్ఆర్‌సీ జిల్లా గౌరవ అధ్యక్షుడి నియామకం



కంచర్ల చక్రవర్తినాయుడు

పెనుమూరు(కార్వేటినగరం): జాతీయ మానవ హక్కుల మండలి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పెనుమూరుకు చెందిన కంచర్ల చక్రవర్తినాయుడు నియమితులైనట్లు తెలిపారు. చిత్తూరులో జరిగిన జిల్లా ఎన్‌హెచ్ఆర్‌సీ కౌన్సిల్ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు సంపత్‌కుమార్ ఆదేశాల మేరకు జాతీయ ముఖ్య కార్యదర్శి బుల్లెట్ రవికుమార్ నియామకపత్రాన్ని అందించారు. చక్రవర్తి నాయుడు మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అధికారులతో మాట్లాడి వాళ్లకు న్యాయం జరిగే విధంగా పోరాడుతామన్నారు. దక్షిణ భారతదేశ అధ్యక్షుడు వీటీ భాస్కర్, గౌరవ అధ్యక్షుడు వెంగమేష్ చౌదరి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ధనుంజయనాయుడు, చిత్తూరు కన్వీనర్ రమణ పలువురు పాల్గొన్నారు.

చింతచెట్ల నరికివేతపై ఫిర్యాదు

వెదురుకుప్పం: మండలంలోని కురివికుప్పం గ్రామ పరిధిలోని సర్వే 35-11లో ఉన్న చింత చెట్లను నరికి వేసినట్లు సోమవారం జిల్లా కలెక్టర్‌కు అదే గ్రామానికి చెందిన నాథమునిరెడ్డి ఫిర్యాదు చేశారు. సుమారు వందేళ్ల నాటి చెట్లను అక్రమంగా నరికి వేసినట్లు తెలిపారు. అది కూడా కోర్టు పరిధిలో ఉందని తెలిసినా రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బందికి మామూళ్లు ఇచ్చి చెట్లను నరికి వేసినట్లు ఆరోపించారు. ఈ విషయమై తహశీల్దార్ రమేష్‌బాబు మాట్లాడుతూ అది ఫేక్ అని దురుద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు కొట్టి పారేశారు.

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ



17జీడీఎన్62 అర్జీలను తీసుకుంటున్న తహశీల్దార్ అరుణకుమారి

పాలసముద్రం: మండల పరిధిలో రైతుల నుంచి వచ్చిన రెవెన్యూ సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తహశీల్దార్ అరుణకుమారి తెలిపారు. సోమవారం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం రైతుల నుంచి భూ సమస్యలపై పది అర్జీలు వచ్చాయని తెలిపారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రిషివర్మ, ఎంఆర్ఐ దేవి, మండల సర్వేయర్ గణేష్, వీఆర్ఓ శీను, త్యాగరాజ్, రమేష్, పాల్గొన్నారు.

గేటు వసూళ్లు తగ్గించండి

నగరి: రోజువారీ విధించే గేటు వసూళ్లను తగ్గించాలని నగరి మున్సిపాలిటీ కూరగాయల విక్రయ వీధి వ్యాపారులు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌కు వినతిపత్రం అందించారు. సోమవారం తిరుపతిలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన వారు తాము ప్రతిరోజు రూ.300 నుంచి రూ.400 వరకు గేటు వసూలు చెల్లిస్తున్నామన్నారు. తమకు రోజువారీ కూరగాయల వ్యాపారంలో రూ.500 నుంచి 600 మాత్రమే ఆదాయం వస్తుందని అందులో గేటు వసూళ్లకే చెల్లిస్తే తమకు మిగిలేది ఏమీ ఉండదన్నారు. ఈ ఏడాది వేలం పాటలో మున్సిపల్ నిర్ణీత మొత్తాన్ని తగ్గించి పాట జరిపితే పాడుకునే వారు తక్కువ మొత్తంలో వసూలు చేసే అవకాశం ఉంటుందన్నారు.

అమృత్ పథకంలో తాగునీరు అందించండి



కమిషనర్‌తో మాట్లాడుతున్న కాలనీవాసులు

పుత్తూరు: అమృత్ శాశ్వత నీటి పథకం కింద తాగు నీరు అందించాలని కోరుతూ పట్టణ పరిధిలోని ఎంబీనగర్ కాలనీవాసులు సోమవారం మున్సిపల్ కమిషనర్ మంజునాథ్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కుల వేదిక కార్యదర్శి మురగారెడ్డి మాట్లాడుతూ రానున్న వేసవికాలన్ని దృష్టిలో ఉంచుకొని కాలనీవాసులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అమృత్ శాశ్వత నీటి పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని అందించాలని కోరారు. ఈ అమృత్ పథకం అమలు కోసం పుత్తూరును పైలెట్ పట్టణంగా ఎంపిక చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణాలను అనుమతిస్తోందని, ఎంబీనగర్‌లో కొత్తగా ఇళ్ల నిర్మాణాలు సైతం ప్రారంభించనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి అవసరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు జ్యోతి, రేఖ, హేమలత, సుజాత, రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం తనిఖీ



మహావీరపురం అంగన్‌వాడీ సెంటర్‌ను తనిఖీ చేస్తున్న ఆర్‌డీఓ

విజయపురం: నగరి ఆర్‌డీఓ, విజయపురం మండలం ప్రత్యేకాధికారి భవానిశంకరీ సోమవారం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మహావీరపురం, సూరికాపురం అంగన్‌వాడీ సెంటర్‌లో నిర్వహిస్తున్న పౌష్టికాహారాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలతోపాటు చిన్నారులకు తప్పని సరిగా పౌష్టికాహారం అందించాలన్నారు. తీసుకొనే ఆహారంలో పండ్లు, గుడ్డు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఆమె వెంట తహశీల్దార్ కిరణ్, ఎంపీడీఓ రాజేంద్ర ఉన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి



సేంద్రియ కూరగాయలు అందిస్తున్న పుష్ప

పాలసముద్రం: ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని నగరి డివిజన్ ప్రాజెక్టు రిసోర్స్ పర్సన్ పుష్ప తెలిపారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో క్రిష్ణజమ్మపురం యూనిట్‌లోని గ్రామ సంఘ అధ్యక్షులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుష్ప మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. విత్తనం నుంచి విత్తడం వరకు ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలతో పండించే పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలను విక్రయించారు. ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలు విక్రయిస్తామని తెలిపారు.

బీఐఎస్ మార్కు ఉన్న వస్తువులనే కొనాలి



ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

కార్వేటినగరం: భారత ప్రామాణిక ముద్ర ఉన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని ఆర్‌కేఎస్ఆర్ ఉన్నత పాఠశాల మెంటర్ ఉజ్వల అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 8, 9వ తరగతుల విద్యార్థులకు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ ప్రమాణాలు కలిగి బీఐఎస్ ముద్ర ఉన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాల నుంచి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కలిసి భారతీయ ప్రమాణాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ

- ఎంపీడీఓ కార్యాలయం వద్ద విక్రయానికి శ్రీకారం
- ప్రతి సోమవారం విక్రయాలు



ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం

నగరి: ఆర్గానిక్ కూరగాయలు, పండ్ల కోసం జనం పరుగులు తీస్తున్నారు. కాస్త ధర ఎక్కువైనా ఆరోగ్యకరమైన పంటలను తినాలనే సంకల్పం ప్రజల్లో మెలమెల్లగా నాటుకుంటోంది. దీంతో ఆర్గానిక్ కాయగూరలకు గిరాకీ పెరుగుతోంది. దీంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కాయగూరలు సాగుచేసే రైతులు వారు సాగు చేసే పంటను ప్రతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో విక్రయించే పద్ధతిని సోమవారం నుంచి ప్రారంభించారు. ప్రారంభించిన కొంతసేపటికే కూరగాయలు అతివేగంగా అమ్ముడయ్యాయి. అధిక దిగుబడి, అధిక లాభాల పేరుతో విచ్చల విడిగా రసాయనాలను ఉపయోగిస్తే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటామని వ్యవసాయ అధికారులు హెచ్చరించినా.. ఎవరూ ఈ విషయాన్ని అప్పట్లో పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపామని పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. దిగుబడులు తక్కువొచ్చినా ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు సిద్ధమయ్యామని రైతులు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులు పండించిన క్యారెట్, ముల్లంగి, ఆకుకూరలు, వంకాయ, బీరకాయ, చిక్కుడు, టమాటా ఒకే ప్రాంతానికి తెచ్చి విక్రయానికి ఉంచారు. తెచ్చిన గంటకే ఆర్గానిక్ కూరగాయలు అమ్ముడైపోయాయి.

అంగన్‌వాడీల ఆందోళన



నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

కార్వేటినగరం: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచి, గ్రాట్యుటీ అమలు చేయాలని సీఐటీయూ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ, మమత డిమాండ్ చేశారు. సోమవారం మండల కార్యాలయం ఆవరణలో అంగన్‌వాడీ వర్కర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. సంక్షేమ పథకాలు అంగన్‌వాడీలకు వర్తించేలా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రీస్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ అందించాలని నిరసనలో భాగంగా డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

వేతనాలు పెంచాలని అంగన్‌వాడీల ధర్నా



వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీలు, నాయకులు

పుత్తూరు: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు సోమవారం స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి సైతం వినతిపత్రాలు సమర్పించామన్నారు. అయితే ఇప్పటి వరకు సానుకూలంగా స్పందించలేదని విమర్శించారు. వేతనాలు పెంచకపోగా వివిధ యాప్‌ల ద్వారా పనిభారం పెంచారని ఆరోపించారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన

పాలసముద్రం: అన్ని పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పంచాయతీ డీఈ ఆనందరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వేసిన, వేస్తున్న సీసీ రోడ్ల పనులు నాణ్యతగా చేయాలన్నారు. ఏఈ జయరాజ్, నాగరాజ్ పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి



మాట్లాడుతున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి

నగరి: విద్యార్థులు పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సంసిద్ధం కావాలని విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ ఎస్.చెల్లప్ప అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమయ్యే అంశంపై అతిథి ఉపన్యాసం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ జ్ఞాన సముపార్జనపై ఆసక్తి, ఆర్జించిన జ్ఞానాన్ని నిరంతరం మననం చేయడం, సమయపాలన పాటించడం ఆచరించినప్పుడే విద్యార్థులు సర్వతోముఖంగా అభివృద్ధి చెందగలరన్నారు. ప్రిన్సిపల్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ అధ్యాపకులుగా, ఆచార్యులుగా, విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, జిల్లా కలెక్టర్‌గా, ఎస్సీ, ఎస్టీ కమీషన్ సెక్రటరీగా వివిధ హోదాలలో సేవలు అందించినా ఇప్పటికీ వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం, విద్యార్థులకు ప్రోత్సాహాన్ని చెల్లప్ప అందిచడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ద్రవిడ విశ్వవిద్యాలయం ఆచార్యులు గణేష్ మూర్తి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రాజు, ఐక్యూ కోఆర్డినేటర్ ఇందిరా ప్రియదర్శిని, తెలుగు విభాగం అధిపతి ఎస్.చిన్న పాపమ్మ, తమిళ విభాగం అధిపతి జ్యోతి, ఇతర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆటో కార్మికులపై చిన్నచూపు వద్దు



కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికుల నిరసన

నగరి: రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేని వసూళ్ల విధానాన్ని నగరి మున్సిపాలిటీలో ఆటో కార్మికుల వద్ద అవలంబిస్తున్నారని, దాన్ని రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, గౌరవ అధ్యక్షుడు నాగరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు మున్సిపల్ పరిధిలోని ఆటో కార్మికులతోపాటు వెళ్లిన వారు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీకి వినతి పత్రం అందజేశారు. కార్మికుల నుంచి రోజుకు రూ.30 నుంచి రూ.40 వసూలు చేయడాన్ని నిలిపివేయాలని కోరారు. ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఆటో కార్మికుల దగ్గర రోజుకు రూ.30 వసూలు చేయడం లేదని, నగరిలో మాత్రం టెండర్లు ఎక్కువ పెట్టామని బలవంతంగా వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తరపున ఏదైనా జీవో ఉంటే దాని ప్రకారం వసూలు చేయాలని కోరారు. అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకొని న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగరి పట్టణ కార్యదర్శి వేలన్, చిత్తూరు పట్టణ ఏఐటీయూసీ నాయకులు గోపీనాథ్, మణి, దాసరి, చంద్ర, రఘు, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్, పట్టణ నాయకులు గోపాల్, లాజర్ రాజు, మున్నాభాయ్, బాబు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

అభివృద్ధికి కృషి చేయాలి



మాట్లాడుతున్న ఎంపీపీ సరిత

శ్రీరంగరాజపురం: మండల అభివృద్ధికి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ఎంపీపీ సరిత అన్నారు. ఎంపీపీ సరిత అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సరిత మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సంపద తయారీ కేంద్రాల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు రమణ ప్రసాద్‌రెడ్డి, ఎంపీడీఓ మోహన్‌మురళి, తహశీల్దార్ లోకనాథపిళ్లై, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి

శ్రీరంగరాజపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులపై రెవెన్యూ సిబ్బంది దృష్టి సారించాలని మండల తహశీల్దార్ లోకనాథ పిళ్లై అన్నారు. సోమవారం రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 18 వినతులు వచ్చాయి. అందులో మ్యుటేషన్ 9, శ్మశానానికి దారి 1, భూసర్వే 2, ఇంటి నిర్మాణానికి పొజిషన్ పట్టా మంజూరు చేయాలని 1, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని 2, ఇతరుల ఆక్రమణలో భూమిని తొలగించి హద్దులను చూపించాలని 3 వినతులు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సమస్యలు, ధ్రువపత్రాల మంజూరు జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమానికి రెవెన్యూ సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణునికి పట్టువస్త్రాల సమర్పణ



శ్రీకృష్ణుని సేవలో కృపాలక్ష్మి

శ్రీరంగరాజపురం: శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయ మహా కుంభాభిషేకం మంగుంట పంచాయతీ దిగువ మంగుంట గ్రామంలో రెండో రోజు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మహా కుంభాభిషేకంలో గంగాధరనెల్లూరు వైఎస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ కృపాలక్ష్మి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది కృపాలక్ష్మికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదానం చేపట్టారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ఊరేగించారు. జెడ్పీటీసీ రమణప్రసాద్‌రెడ్డి, సర్పంచ్ రూప, ఎంపీపీ సరిత, గురవారెడ్డి, మండల అధ్యక్షుడు మణి, నాయకులు అనంతరెడ్డి, శేషాద్రి, కుప్పయ్య, జనార్దన్, మునికృష్ణ, భూపతిరెడ్డి, హరిరెడ్డి, మహేష్, ఉమాపతి, మణి పాల్గొన్నారు.

రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

నింద్ర: మండంలోని రైతులు ఏపీఏఎఫ్ఆర్(ఆంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్) నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి తులసీరాం తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రైతులు భూమి వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. రైతు సేవా కేంద్రంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.

నాటుసారా తయారీపై దాడి

పాలసముద్రం: నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో సోమవారం సాయంత్రం ఎస్ఐ చిన్నరెడ్డప్ప నరసింహాపురంలో దాడులు చేపట్టారు. సారా కాస్తున్న వ్యక్తులు పరారయ్యారు. 1500 లీటర్ల సారా తయారీకి వేసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.

108 వాహనంలో ప్రసవం

నగరి: నెలలు నిండిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవించింది. నగరి మున్సిపాలిటీ పద్మావతినగర్‌కు చెందిన తేజశ్విని (21) నిండు గర్భిణి. ఆమెకు శనివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. 108లో గర్భిణిని తిరుపతికి తీసుకెళుతుండగా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో 108లోనే మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆమెను మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

గంజాయితో వ్యక్తుల అరెస్టు

నగరి: గంజాయి తరలిస్తున్న వ్యక్తులను సోమవారం సీఐ మహేశ్వర్ అరెస్టు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గంజాయి తరలింపుపై వచ్చిన సమాచారంతో డీఎస్పీ సయ్యద్ మహ్మద్ అజీజ్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయులుతోపాటు నాగరాజకుప్పం గ్రామ మార్గంలో కాపు కాశామన్నారు. గంజాయి తరలిస్తున్న కిషోర్(25), మణిగండన్ (22), మునస్వామి(20)ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.24 వేలు విలువచేసే 1150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.